GOVERNMENT ORIENTAL MANUSCRIPT LIBRARY
INDEXING FOR TELUGU MANUSCRIPT

Sl. No.	Particulars	Details
1	Language	TELUGU
2	Material	Leaf Mss.
3	Bundle Number	TEL B 0622
4	Work Number	R 2229
5	Page No (From... To)	1 to 106
6	Name of the Work	MANTRA THANTRA YOGAMULU
7	Subject	MANTRA THANTRA

మంత్ర తంత్ర యోగములు R. 2229

([illegible])

[illegible]

ವಾಯು ಲಿಪಿ ಯಿಂದಾ

ತಗಳಿಗ್ರ ಮಂತ್ರಾಪರಸ್ಯರಬಲ್ಲು

ಮು ತ್ತು ತಿರಲೆ

[illegible] Dwarg[illegible]

తెలం
నాగేశ్వరముత్తైర
నల్లమిత్తి అలకలు కసరు

మంజిష్ట వెంట్రువి- మిరియాలు-

కస్తూరి పసుపు-
కచ్చూరాలు
ఖర్జూరపు గింజ్లు

శ్రీరాముడు ॥

శ్రీ

శ్రీ వాసం వ్యం డాలన్న

ఉ ంగి ప్రీతం - గ ॥ అనగా వరాయె త్తు
రసగ్నిం దర్శ్వరం - వ ॥
గుణి లం ——— తం ॥
శ్రీ లాబరసిలాజిత్త్రావ ॥
మరదారుశిం గ్గ - వ ॥

యూ అయి దువస్తు వయుం న్నూ గుం ళ్ళు తేజిగ రత్రు తెప రత్నా నయిళితం
చేనే అశ్వ రెయంన్న తెూ నుశయూ శంబూ వయుఖ వయ జి నచే శెది [illegible] త్రైతసర
వయు ళూ గాఫు ళ్ళూ నవేలా బూతి రసా వయు ఖువశరిం [illegible] సం తే సవయం
ద్దవయుఖు లూ నై తబూ ర్వవయు [illegible] తెయుదల ఖునలిపు ళ్ళు [illegible] క్కవయు తెగుంయూసే
రెయు త్తూ జూ పత్రి। యూ గాని రెయు త్తూ బూజి తా యు - యూగ్గా ని రెయు త్తు

యాలు కై లు యాగాని రొంత ప్పు లతో నాలు - యాగాని రొంత ప్పు సగు బి యెన్నమ (రం జ్క) రబులు రొంట బ్రహ్మ తెల్ల గ దం
త్రిఫ రసం తో నాలు గు జా ములు మెద్ది న జ్జే [illegible] తెల కిరి న యేకరసం తోను అను పానం చేసి లాప
లతె లు [illegible] బుదు అరసం లో [illegible] తసరము లు [illegible] నాలు [illegible] సు కన తుం ద్ర ములు అరించ చ్చి నులు [illegible] ను
నా లు మొదలి ఝ న వి [illegible] ఉపలతె నాలు గడ బులు రొంత ప్పు పాల సుతం డి తీసు తు నివచ్చి నాలు

గు ర బ్సి లు రెయు త్సు శ్రీ వ్రే నీ తి తో ష్ణు శ్రై వాం చే ని ప్ర యు దు ప్ర రు వ్వా లు లు స ప్పి చె లు ం చ్చి తే లు
చ్చే ది లు లు వ ం లు ం గ త ల లు నే ను షాం త్ర ం. గా నై లు త లు తో ను నా జుం. వ్వే తో ను నే నే
శేషగ్రంథకి- నా స త్ర ం గా నే త్ర ం యో గం చే తు న ర త్ర సా ని కి ప్ర వృ షద- న జ్ఞు శ ల్ల నే మి వే వా కా ర తం త ల
న్నే మి ము స రే మ. లు న్నం త బ్సి రెత త్సు బూ రు గు వే యు నం ద బు రె త్సు త ర త. పిం డై లు ర బ్సి రె త్సు త ర తే
లు వ్వి ర బు రె త్సు లూ నా లు సు, వ లుం న ష్టా గం జ లు ఆ తు ర సం తె నా లు గు ర బ్సి రె త్ర

తేమ తోని వస్త్రియగా నెయుల్లరుజాగ్రములు యూ వస్తువులు అంన్ని మద్ధ్యన చేశితుప్తి తల్లి అయుదల అరు
సేంత్సత్సరములు [illegible] ర్యం [illegible] రత్ర గ్రాంలు నింత్మశింపబ్డిన్నా యుం దృష్ట పత్తిం సైసు నాగానీ [illegible] గుం
మ్మదిలు [illegible] వలువజ్గితం [illegible] యు పత్తింల రెతేం విధము యున లౌ. స్థా లజ్ఞ ములు యు వచ్చిన పత్ర
తెలతాళ్ల తోతులు పరుగుల - యుం ద్రక్షతరు మరి రోమ వి[illegible]సం ద్వేశం తేదు ———— యు రక్త గ్రాం గోవల్లి
నశ్వం తయుత్రన అగ్రాం గొంచి త్తశలాతలు అపుష్ట దంత్ర యేగం చె య్యివలశినది —— ,

సూలి
3

క్షాశ్రీదనఆత్మకాఫనీపొందు శ్రీ లకసూతి తన వంశములున వారయు వలు వర్ణను నెప్పుమున ల్లావ ప్పి రాటురు

చేత్రే కము రాము త్త వర్ర త శిం త్తే వేరు చత్రే కముల్లో రాము త్త అవోంళ్ళ వేరుచత్రే

కుగుల్ని రాము త్త రు లు పి తే క ముల్లో రాము త్త తో రు లుం గు వ క ముల్లో రాము త్త

ఆరునెల్లు లు రి యు వ గిం బ్బ బై ల్ల వ యు సా గా ల ల్లా దా రి కి న రాటు లు బంద్ది పాట్టు

తే స తా లు వ చ్చి అ న తు ద ప్పి టు ... తా ర సం తో ను వ ధ న చే ని అ ను రు ద ప్పి

టు వేరు రసం తొాను ఆనేతా నం వేసి ఉండైగను ఆరునెం(క్రి) — పూటయున్నె పదియూడ వారియులు వ్రుల

ప్రతిం చుక్కి న్ను (తి) లతుగ న్నీ సగాల తెం ళుకు వు తుపో లు నప్పుండు పుట్టితే కానుగాయు లో వుంన్నె పప్పం

న్నూ తే నే నం న్నూ వెల్లుం క్తి పో యు ల్లు రస ముం నూ తెల్లతుం వ్ర వెల్లు రపై రు రస వుం న్నూ

లూ ఆ ర సా లు అంన్ని ర ఝ్ఝి రొం తు చా ప్పు లతో లే లాంగ్గా లం డి ర ఝ్ఝి రొం తు చా పు

(తే) ఎ కె య చ్చి
కె ...లు య నే ప్పు
...ప్రయం సీ...
...తు —

వా రోస సమ్మం
వం.కొ రేంకాయ

న పగలు వుండయోన్ని రెయుండ్యాలి వవెనలు యుండ్యుకలు తాన పత్నం జాని వట్లె నులుర లాంగు పుచ్చివికలంన్నా
తిలకు నరలేక్షీవి గాదలువ అనురిచాత రు బగివది రీ ప్రవ్ర సు తిలకులరెమెదవలకల కా
శసమరదత ముయ్ని జూ టనిం పుట్టిన పుండ్లు నలపెల కలగల జూనె రునల్ల కంబ్బి విగిగు ర్తు చూ
నగిం చెశి రయ్యక్రకల వదుం ప్పు తెగానుల్రి రయు విగాదను తుగా సుగానగిం బొశి వంబైది అరిటు బావు

లె వుంన్న సొన రుతెవా నె లె పలత్రుల పున్చి తుంన్న పక్షు వృక్షుల మూడు తెల్గ తంసల ములు శ్రీరం చిన్నిన లుం
చ్ఛ్రుతు లు త్పు ఘ త్వేం నీసు నూ ని వ జి తలు

ఉష్ణ[illegible]
సూర్య[illegible]ం—
పటుకె—
సఖుంద్రులనెరం—
రెంటిగారరం—

శోంటిబ—
లవ[illegible]గ[illegible]లు—
జా[illegible]జి[illegible]రము
జా ప[illegible]—
ఆకు ప[illegible]కం
వాంయువిల వంగా[illegible]—

గజపిప్పలి
రావంం—
జిలకర్ర—
నల్లజిలకర్ర
తాళీసపత్రం

నాగకేసరాలు—
కబాబుచింగ్రి
నత్రమూలంగ్రి—
పిప్పలిమోడి—
ప్పలిం—
పంగరికెరా ష్ఠ

కకో[illegible]ంగి—
ధుంపురా[illegible]కం—
వింబరియు—
యూ వసత్ర వెలుఅగ్ని
సంపుగాగాల చూర్ణని
చేసి దినకెరెల్లు ంపు

మూడు వంతులు తెల్ల తెగడ గుంటి వేసి నూరి పిప్పు దయము కాం [illegible] ండద్ధ వేళ్ళల తైలా పూలు కలిపి రతులు లంఘించి పూనది
పుచ్చితుంటె గుల్మ సూలాలు ॥ ౧ ఉదర రోగాలు - గుల్మ [illegible] లలు - కుదురును - (శ్రీ) (శ్రీ) (శ్రీ)
మూ(శ్రీ) శుగను - నరింత్తు వేళ్ళ [illegible] లచింకి [illegible] చెల్లి [illegible] ఉప్పు చింతం చిల్లికలతో ఎయింతేసి నల జీలకర్ర (శ్రీ) తెల్లజీలకర్ర (శ్రీ) పలుం
తెబి ల్లరయ్య మూడు గుంటస్త విడతీ [illegible] తో చెరి లుస్సే ౧౦ (శ్రీ) శతతకు దురురు ను - వత్త సప్పుది
పినసరు - [illegible] శ్వ పుసిం బలకసం - తురత వ [illegible] ప్పి నా [illegible] జనం - తసత్తు - వటూరసంతే సి ము క్కు లో పో ఉదావి తను - ల్ను ది

శ్రీరామలు
రాయు

[illegible]లు [illegible]వకర-
అవర్గోగా లుం మగ-
మరియాలు- పాకృతు-
ఖూకర౦ దృ చిల్లు ల్లి [illegible]
దయులు తెలూ నూ కి వ తె[illegible]
రాబెల్లిం-చ్చి రాలు [illegible]

తనను బా౦లు
తరులు-

గిలకెలు త్తి కలం ధే తెలి
దళ్లే నిలిప ద్రే కెల త్తి మూ
నాలదల తె త్తి [illegible] యూ కెల త్తి
మూ కల [illegible] తెల౦ ద్రే గ౦ లు౦ ఆకల
పసరల గూ౦ [illegible] కె౦గ్ల ఉల్ల కెల పసరు
పాల పత్తి ఉల్లి కె ప [illegible] లూ మూదలు

షసరలు మూ కెలదల కెల వ[illegible]చ్చి
వె౦ద్రే నిచ్చి మ౦ద్రే బాది పె౦ళ్ళ౦చ్చి
మూ కెసు ఖారక౦ చ్చి పాలవలసులు
చ్చి పె౦చేది అవునైన వె౦న్ని నీడిశూ
శేది కసున్ని కి చి౦ రెలు త్ర్యపుసుగుచి౦న్న యె౦తొ
వెయ్యి నలు నెనది

తలఅంటుబి
లు
తెలుపుటం—
నెల వాయిబ
లకు——

చేతకు వరవితుడు — వక్కి కు—
చేతుల్లోన పక్కత్తులు — తెప్పైక
పిటుల్లోవు దారా[illegible] నెను
ఆటు వుటా లు వెంత్రవేసె—
ఆమ్ముపాల తెరయ్యనిరతె నుతేనె
నపెంమ్మలు టుటుం ద్యలోవెయ్యి
పాలస్సెనవస్త్రతలు—

పారాత్రవలవెంగాయు—
పావుపుఠరయ్యాలు—
కటుక రవారే
విరకరయిలు—
పేటంకి పాయలు—
లుటాపవస్త్రపెలు

గుటారగెంద్రపేరులు ఆపుదపులు
[illegible] బాగాళ రగన్పిబిద ల్లోవె నెపసరలు—
[illegible] ఆకుపసరు — [illegible] లాకు— విసం
ద్రాకైనాకైన దిది ఆకు [illegible] గాది [illegible] గరదప ఆకు
నూగుదిలాప ఆకుపసరు — [illegible] ఆకుపసరు
లుటా [illegible] లపసలు [illegible] ఉలిగెన

సముకలలో పొంతి బాగా మురగనె చ్చి
పుంచ్చెది-
౭ శిలాజి త్తు - తుగ - వెంపలి రాలు - తు -
పటుకె - ౧తు -

బోష్ట్ర సూలనెలు } పలవరి చెక్కలు కెతు - ౧తు
ప్రికె ——— } వెళ్లుం కి పోయలు — ౧తు
పెరియాలు ——— ౧తు
పట్టుతేసూ పసులు నె నెంప్పికెం ధుర్తా సు —
లనెంల్లుకే } గవ్వకీలు —— }
నల్లజీలకర్ర - తెల్లజీలకర్ర - శింత్తె కాయలప్పలును -

గుండె సూలనెప్పి
కి ——

మునకే మేత్రం కసం
పింరి యాలు ——
వెలుంవ్రి పాయలు
అనుపానం కంకె గీలుస్తె కలు
దుకును ——

గుర కన్నులనెప్పికి
తెల్ల జిల్లేడు వేరు
గలు ——
వెలుళ్లి పాయలు ——
మిరియాలు లుస్తె కులుకుసు ——

పశిపిత్తకు కాస్తే
మొదాకే ——
పురి యు లక్షన రొ

తాకె రల్లి తెలిమస్సి ——
[illegible] పాయలు ——
[illegible] మిరియాలు ——
వెంన్నె రుల్లి కుదెచ్చి
వెల్లుల్లి [illegible] ——
మి. రియాలు ——

పొటుకరసంనదిని
తిని పోయనిరతెన
పొటుకరసం పోయ్యి
నతెను ——

వసు యు ల తం త్రం గా లు గు వం న్నా లు - నా లు శు సు పు గా లు గు [illegible] లు ఽం గ [illegible] ం దస్వా రం నా లు [illegible] ం

లు బో | న్నా యు [illegible] న ల్ల వం ం ద్వు రెం ం త్న ఘం ం న్నా ళ్ళు లు యూ వ ష్ట వ లు ఆ [illegible] ం న్నె తెం [illegible] చె గ రం ం [illegible]

తప లా శ్రీ | త్రి ము ల్ల [illegible] తృ నే ర ఢ చ త్రే [illegible] ర ఫ [illegible] నా సు వు ద న చె నె ది తా లా ఉ యు ఉ త్ర్వు ల తెలా న

వ ల్లిం తే నే ది

ఉంటు లా (త్రి)

రస శం ద్వారం చిం న్నెం రుయ్యం గ్గి లీకం చిం న్నెం గు గ్గిలం చిం న్నెం గం[illegible] శిం ద్వారం [illegible] లు
లతుత్రి చిం న్నెం (శ్రీ) కు వెం న్నె తెూ విల లా వృ క్షే శి తొం త్రై తుల వ[illegible]ర తెూ నువల ధ్రీ న[illegible] శేది
ప లుల శ్రీ శైది —— లు పలా (శ్రీ) తె వం ద్ర స్వి గూ యుం దైం ద్రు వం త్రూ లు కైల[illegible] త నాలు
గు వం త్రూ లు లూ న లుం ద్యా కుల లు లాన ప ల్గూ —

నలవకాలము
౯౫ ——
౽

9

బలవంగాలు
రయూబులు ——
మి[illegible]యాలు ——
ఋగ్గురుప్రంస్నేగానా
రివత్రిశిల్పకస్నేత్రితు
వత్రికెరొండ్రించి.

[illegible]ంల్లుకళగరల్లాకుగ
న[illegible]కాలుకపల్లు
[illegible] - పత్సకరుల్లు
రంవెరయ్యిపలశినది ——

నక్షత్రి

తలదంత్రినివెరు[illegible]దెవ[illegible]రొరం
కిష్టిబెలుబ సూరించె[illegible]సరింలో
రయూకరెలులుంచిప్రాయసెంలుబు - కవి
పెలుబిఅంక్షి చూసెంచెది[illegible]లుపై
ది ——

శివపెంట
అరిష్టశాస్త్ర
శ్రీకాలదాం
గారైనమః

౧

నిహాదతె
నిమనిష్టి
సం౦త్రిం

పూరితెవత్రరాసవప్పిబోశలలాకెవప్పిగద్దు। వప్పిలోకేసోచగాలబావిగోద్దు।
చావిలో నైరేడుగరాదేవకెం౦నైకెలువు౦ నటి। త్రిం౦ద్దులో వతేనే
గం౦నైతగ బిరితోపురడుసు। వద్దుపం౦ మూ౦రు। మూర్తివృగ
ఫద్రనోడుదునె। నవకోయుశిద్ధులాన। నాగబి౦అన। యెూ౦రు
కోనుఅర్కనదిగుతిగుశేగ్రుం॥ చూచూచూ॥

తలనొప్పి మంత్రం

సృష్టి రోగాంబా వేద శైల విమే కోపరి గ్రహ పరి వేంకటేశా నికర మూరే స్తి ర టి వేం। విష్ణూ
నేత్రా కాంత చ్ఛవి ఇం ఇం మంత్రి సు వా చ। బీరు వే నే ఘూ న్ని తీ రాదవా ఓం బూ॥ ఫట
చూ చో ॥ ఓయా భూది వయా త్రీ పత్ని యా రుకులు లు మంత్రం చెవినె లో
కేం త్రి। శిరస్సు మీద కెంఒ ల్సి వేసి। తలనొప్పి తెలుదురు సగా ॥

కుసుమహరి
గాన్కకన్న
ఆన్నపూ
శ్రీకృష్ణన్న-
కాంతుల్లసా-

నల్ల పురుగుల దుర్లక్షు కైదు నా కాయం తమకు। ది డ పుణ్యమిం తనుచి పుత్రగా నుం ఆ। శ్రీకృష్ణ కేశవ ఖుల్లు నేది। నిప్పు లమాడ చాల్లి।
రాత్రి కాంచీస్తరు ఖుల్లు ఘనస్స। హ్రైదుల కాంచినె ల్లు గాన్పు లసన్న। ఋత్రి కా తం యం బు రాధియి లపె ఖుల్లి దిగ
త్రే నిం పె పేకకపె ప్పు। శ్రీవస పాలు న్న। నబుద్ధి శ్రీకృష్ణనే చి। శ్రీల కు కప్పుసు గాలు న్న। పురుషల కు। శ్రీకృష్ణ
త్రిగాది గాలు న్న నునా న్న సు॥ కాపు శ్లో కు। శ్రాంరి పాత్ర - చిన్న రాజు చిన్న - ఋత్రి చిన్న - లక్షణ గా

౨.

సౌగన్ధికహ-
రా-నప్పుంటము

బుచిగన్నా - రసా[illegible] రయ్యనగ - శ్రీయురుకేత స్వం తులు ఓయిన శ్రీ ర[illegible] ప్రముఖగాం సుంఖపుయుక్తుని నే పాప్రు [illegible] ప్రాగో
సిశ్రీ పేసి తిత్రు [illegible] 1వంచ [illegible] [illegible] యుప్పేడి। యుండ [illegible] కుప తన్ని। ఓయుగుఠ కుం ఠయు। సయు చని గాం [illegible] ఠ। వ
జిన శ్రీ స్వంపెల్లిడి। [illegible] వ్రులు నే [illegible] 0 యుణు కౌము యుర్ గూం సుసు॥ సౌశ యక్కు। గుంయుకేయ నరణి కుస్సా। మఠయూం యున్నా। [illegible]
కే శ్రేష్ఠ్రమని సన్ని। యూంరత స్వకేన్ని తాం ఓయుంతనూత్ర యూ చేశి రే పుసుం సుయూన్నేడి - సత్యం। పుయుసు। శ్రీ పేసు యుగ।
సలమన్నా శ్రీడి। సాఅస్య తొసు॥ థం నప్పుంటయు॥ పి రి గుం సృడి పేరు నక్రే। రేంఢు గారే రు నక్రేమ సన్నే యురే ఖున్నా। యూమూం ధరి

దనపునలయన్న్యానూరికటుగా ప్రకాశీన కృపచ్చీ పుంధువు ప్రరం చివరి నిగాంయను । అందువాన్నియునయన్న్యా । బఅలలపదను ।
అపుడుగులను తేగినేసున్నా । పుంకెటుల్లితరుపాంత కృపాధి నితసంపి । వెంయ్యకళ్ళు దాంనకే వి । అయుకయదే వి నే । రాళు నాశి
మెత్తగాం చితెకపాదవి । కాన్యం । దు దినవులు యుం దుకయుకప్పది । పాదనిసాండు కెయ్యునవేలకు । నుకొన్న దుచ్చుగా
దుం నప్పువెపుంచు గానా । నుంం నేయుం దుయుది రానెపుం దుయుంనిది । అయంన్నపుల్లు కిప్పుడుప్పుడు । కానన్నాయు గను

యిసియలబడుసుఖ్యగాభూనతీనవెనేదు। రావిన్నేకైన్రుష్టసుకఢినిదు। ఉయలాంగవలాం [illegible] దినములు। [illegible]వేసేదిబల్వవ
కునాతీ తలాంగుపృగౌడాన్ని హా [illegible] యుగ [illegible] హ్మానమ్మ। చిరుగులంత్యఢవీరమ్మ కాన్నాను। నవేరనేళిలున్న్న। తిగమురి
నవేరన్న కాన్నా [illegible] యల సన్రె [illegible] న్న నన్మ దుష్కృగానరాంరి। పన్నెండుకైలువ కట్టెదు। మునపుడు సాంపవలంతి నన్న
త్రిలపాలునే। ఉరాకుంభ నవ్వు [illegible]। త్రిపుర [illegible] నమొంనచప్పీను। త్రింతేయిరనికట్టెను। నిద్రపట్టెను। కొంపకట్టెను। త్రిం

13

సృంశిం తత్పుత్రిప సోఁ ఱ్రితరుచా తప్పుండు మానితంబుకు। యింతుబుకా యింత్ర కలాండు ౕి ళ్ సుఖ్లు బకితె నిసంత

కాలుం। [illegible] కస్తి కోశ శ్రీ వేంయనే నలు లాలవేని। పినికి రెవుల్లు లాజనే నీ। పృంథు మాం దేని। జానెమాంతు। శ్రీం

ఉలి శ్రీహవేని। దాణయునస్తి కశ్లేడి। పృంథు [illegible] సు। తాశ్రీవేంయకె నలు లా[illegible]ి ఉశాతులయుబు గలాండి నిసా। సృంథు

విస్తిరించు సు। శ్రీద [illegible]రి ని తగినట్లు గా। నివేనేది। యింధు లాశ్రీవేమనం త్రుంయుకు యు లవు [illegible] ని కొత్త యు [illegible]

హనుమశ్శతకము
౮౦

తెలుగు సొత్తులు। రావణున్నరి గెల్చి తరలి వచ్చెను తమ్ము। శ్రీరామునకు జేసెం। తాంబూలం బొసగె యుంటె గది। శ్రీయుల్లు యుబ్బుయుపాం సను।
యుండు త్రుపతన్గా। వృష్టి పుష్పులు సేవ గుణి దా। కాలి తెలాం పసు న్నాపె ఝటి - శ్రీ త్త్రిలు పుం యుతాం ఫం। కన్నెవ్వ
రపప్పు నన్నా। నె యుల్లుమలు హోదలు నన్నా। సే ప్పురాదు। శ్రీతరురా తా। యుత్తు బెండ నారు। సీం రక్తత్తి నెగ్గి। పుం యుడుదాం దె
నే ది। రాసెపుం దుమాం సనజాలు తా ను రకను లంయుగాం గనే రక్తుద్దె చేనె। కత్తి తెసె కాప్ప నిత్తు ముల్లర నికారు సు। శ్రీత

14

[illegible]

[illegible]

[illegible]

[illegible]

త్ర్యంతః। క్షరణాన్నిత్యం మహాకృచ్ఛ్రం। త్రిత్రిపక్షే నవరాత్రంతు। త్రిరాత్రం మాసిషట్కే తథా। ద్వ్యాగతే రాత్రంచైకరాత్రంతు।
ఆరుద్ధిరయాన్మైతి నాశనం వినశ్యేహేన్న స్పృశ్యేత్ సద్యస్స్నానం తు ఏవ ఆర్ద్రేషు నవరాత్రంత్స్యాన్ముఖః।
యాంవింశతి దశనే ప్రచ్ఛాయం యాం దశరాత్రంస్యాత్। పుత్రరాత్ర్యే పంచకే। ఆస్యే నైవ చాత్రి దశ ఏవ తు। చిత్తాయే తా
దశస్వధా। స్వాతి నైవ ద్విపక్షస్య విశేషా। వింశాగవింశతి దినే। అస్తూరాదాదశాంతే తి। శ్లో షష్ఠే నైవ స్త్రవరాశతే। ప్రూతే నావది

శ్రీ
అనధీకృత
15

నక్షత్రమిదిం పూర్వాషాఢత్రయం సువృతం। ఉత్తరాషాఢాదిం తః। శ్రవణ మారభ్య నక్షత్రం తు। ధనిష్ఠాదశ నక్షత్రాణి ంతు
నతరాద్విభాగస్తం। పూర్వాభాద్ర పాద మూలం। ... త్రయం భాద్రత్రయం చకం। శివతిథి నక్షత్రం తు
మూలక [illegible] త్రయం ప్ర శ నక్షత్ర [illegible] అనధీకృత [illegible] అనధీకృత [illegible] నక్షత్ర [illegible]
[illegible] అనిత్య [illegible] నక్షత్ర [illegible]

మూళలక్షుకు
దుప్పులు

కూరచంద్రము ౧ । కేసరికస్తూరి తులం ౧ । [illegible] తులం ౧ । ఆరదధ్యం తులం ౧ । మరిచ దాల్చిన్నం సుతులం ౧ । గంధకం తులం ౧ । నాభి తులం ౧ ।
కేసరత్రాలు తులం ౧ । సంచారిశంఖం [illegible] తులం ౧ । సరివంతుల ౧ । కాం [illegible] తులం ౧ । కషాయకాలు తులం ౧ । సంపులు తులత్త్రం తులం ౧ । రాగ
పుష్పులదనె తులం ౧ । చెప్పులుపుష్ప్యాల సనె తులం ౧ । [illegible] రతి కరుకాయ తులం ౧ । ఉదిపలా [illegible] ప్పు రసా దళ్లకు తురుపు [illegible] యు నిచిపు
(శ్రీ) వెంకట్రమణ [illegible] సేయు బాగు కుసు । మిరప కాయలు । పుగాకు తాదలు । కుంకుమ తాయలు । తవరెం యాకేలు । ఉనా నాల్గవ స్తురలు

13

ಚಳ್ಳುಬಳದು
ನಿಳ್ಳಿಂಬಿದಾಸ್ಸ

ಕೆವಿಪಿವಿಹಾಠೆಂ। ಅಲಂಡು ಲಾಲಿಸಿದವ ಲಜ್ಜೆನಸ್ಸುವಯ। ತಾಂಡಳಸಂ। ಆಸಕರ ಪ್ರಲಂ। ಗಂಧಕಂ। ಶ್ರೀಕರಳುಂ। ಮಲರದಾಳು ಬಿನ್ನ। ನಯ
ಲತ್ತುತ್ತ್ರಳ। ಅಲಾ ವಸ್ಸುವಯನು ಸಾ ಉ ಬಾ ಬು ತಲ್ಲಿ ನೆಸು ತಾಣವಲ ಅಲಂನು। ಅಲಾಬುಂರ್ಛ ವೆಲು ಲು ಶ್ರೀ ನ್ನಿವಿ ತ್ರೈಲು ಗಾಂ ಕಲುಪು
ಕುನಿ ಶ್ರೀ ವೆಕ ನಯಲಾಳ ಕವಿಪಿ। ಪ ಲುಲ್ಲಿ ಸೈಂ ಅಲಂಲುಂ ಲುತ್ತು ಉತ್ತುಲುತೂಂ ನು ನು ॥ ಸುಪ್ಪು ನುಲುದು ಕ ತ್ರಿಂ ವದಾನ ತುಲ್ಲಕ್ಕತ್ರ
ರಸ್ಸುದಿ ಕೆಲನೆ ಪಾಲ್ಲಿಪ್ಪುಂಡು ಗವೆರು ಪ ಕಿ ಬಿ। ಚಿ ಕ್ಲು ನುಂರ। ಪಾಳ್ಲಿಕ್ರಂತ ನುನ್ನ। ದಂ ಪುತ್ತಿ ರಿಲುತ್ತ ಶ್ರೀ ನಾಲು ವಕ ರಾಯ ಲ್ಲಕ್ಕಿ ಗೃ ಅಲಿ

అస్తి [illegible] నమస్తే [illegible]
శ్రీ దిశ [illegible] గురవే నమః॥

శాంత్తి —— తు 3
రసతపూరీరం —— తు 4
లంకా వెంకటాద్రి గారు

[illegible] ప్రోస [illegible] అరవే [illegible] వతా [illegible] వరా ఉరసబ [illegible] లాగి [illegible]
[illegible] రంభి [illegible] కంఠ ఉంచ వరాకుక ——
యు [illegible] ంద్య మత్తు సత్రిడి పయు పత్తుల ఆరసతాలయ ప్రస్యతాయు పల్లి
వెకిక [illegible] కము ఆ [illegible] యుకు [illegible] ర [illegible] యుటిక ౦ ——

[illegible]

[illegible]

[illegible] కాయము ఆశపు కాయము

[illegible]

18

జాజికాయ — తు ౧
జాపత్రి — తు ౧
[illegible]గ్గాయ — తు ౧
వసాయిత్రలు — తు ౧
కయిందృవెగ్గం — తు ౧
దయిద్యాకలశింజ్ఞ — తు

అతిపస [illegible]
[illegible]
సొరం ఖ్యిని — తు ౧
[illegible] కతి — తు ౧

యిాదిగస్తులు తెలిపవద్రు తాయతెం
[illegible]
తాత్త్రకుండలొంగిష్టు త్రి లూనీ యొ మంగి
సున్నముకలిపి అందులొ నెత్యం పేరితికి
తెకుంతృ ఢ రాయు [illegible] గవత్రిగువిలా
దికివసూన్నం ఖ్యే ఆసరవతి గవద్రి

యుగము 3 నకు | పంచదశము ర్థ – పంచదశదినము గు | గాం రం శుకాయు గు | వెయి

ఉ వ్యత్యంత్రం – తెగు | శ్రీ [illegible] యుకుగు | త్రాం యుయుకుగు | త్రీ యు [illegible] గు | గాతుజై [illegible] సగుకువాంస | గాయు

స | [illegible] దిగు | వెం [illegible] పుడు పొందాయు [illegible]

౧. గళ్లి 8 వం శ్రీ 4 గాజులు 8 గాజులు 8 | [illegible] గాజులు 8 | [illegible] గాజులు 8 | [illegible] గాజులు 8

పురఘ గాజులు 8 | [illegible] గాజులు 8 | [illegible] గాజులు 8 [illegible] గాజులు 8 | [illegible] కాంతుల

19

[illegible]

[illegible]

పురములు మురిమి । సె [illegible] పునె మిక్కిలి పత్రానుకులు బరిసె । నెబాలు తిత్తి తృప్తులు గదిగను [illegible] వంధ్యదు
పొందాలు
[illegible]ములు నేయునుసము దా గాము రి బుట్టి[illegible]ంది । మరి తెండ్రు పుట్టుబుట్టుంది । పుట్టుటాంకు పెట్టుబుట్టుంద్రి । పె
ట్టెటాను మడిగాగు మృంద్ర్యబుట్టిగాదు । వెండిగాగు మద్యకు । [illegible]గవాలింది । యా [illegible] పురుగు బుట్టి
ంతి । గ్రాజెట్టినె సురువార్గా । శ్రీరామచంద్రులు

రఘువాంశ(మహావిష్ణువానె। జార బా జాగ్నెరా జా బాబి। త్రాహి రా గా। శ్రీ రామచంద్ర(శ్రీ)ం కులకాం। శ్రీ
ఒక్కి కొట్టి రి గా॥ శ్రీ నై గుంట్లై శ్రీ దశాన్నై పోతుంది॥ అది తెగి
సోదరు నందు। పాడు దు। వు పురమందు। సన్నిగాద్దు మాందు। శక్తి వాందు। మెదు
రు తి దు నా నువ్వు ంతెలి శ్రీ దా। నువ్వు నక్తి పా। నువ్వు సై(వు)పా। నువ్వు కుల్లి పా। నానె పిన
గురు నా। గా మానెయుం పరశివుడు పాద్గాతి పాదిలి అగా॥ వు రి మిరి చెక్కె మల్లా

౫౦

శిష్యతః । మహామంత్రమహారాజ్ఞీ సర్వశక్తిప్రదాయకః । ఏతత్త్రింశత్ప్రవాసాంగోద్దేశ్యం త్రి

త్రిమేవా హానత్రయం ॥ ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః నాం ॥ ఓం నమః శ్రీత్రిపురసుందరి । హృదయదేవి శిరో

దేవి । శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి । కామేశ్వరి । భగమాలిని । నిత్యక్లిన్నే । భేరుండే । వ

హ్నివాసిని । మహావజ్రేశ్వరి । శివదూతి । త్వరితే । కులసుందరి । నిత్యే । నీలపతాకే । విజయే

అరణ్య
శుద్ధిశక్తి
మూలా

అప్పత్రిశుద్ధిశక్తివహాలా। మంత్రప్పు। కుపెద్దిం ధ్రియూ విష్ణోయ్యు వరుణాన్నదిత్యభువిః। గా
యుత్రిచంద్రదక్షిణా త్రైత తతాం రక్షిష్టారతకర్త్రే నిత తాం వెశ్వ [illegible] ని ఖయూవత
తే [illegible] నాం మఃవి తాం త్రిముపాం చఖ్యాద్రిరి తాం దేవతాం। ఖదక్షింద్రో వివి యో గః। తాదల
శం [illegible] ద్గవూ ప్పైతి యెనవాస్యద్ధి తేనై। అప్పాదశవహిం దైపశం [illegible] ద్యు తారవ

ముక్తిశర్మం యాల (శ్రీ) సాదేవహా భాగావేరో గావేసం(ఘు) వరి। నే(ఘు) షా దే పరిణీ వెలా త్రు సూళ్లు
తసానక్తింబు థైరి [illegible] తిమవతవా యుగాంత్తశ్రేన్నే యాలంఘు(త్రి) లయాంత్యేండెంత్రయాపదిక్ష్మ స్తూతి
త్రిలతం - (౩౦) గామసంపూర్ణ శ్రీ శ్రీ శ్రీరామ త్రివిక్రమ [illegible].

మహా ప్రతిసాత్త్వికాన్నాత్మ మహా । ష్వత్రిలా త్రయ త్రయ జాతా హా । శ్రీ రఘునితమ శ్రీ తపస్యాకావా
గోవిసన్నుతి । తపో జానిత్త్వ వసం శ్రీ ధ్వనికృతిదం శ్రీ రఘునాథ మధ్యే ౦ । శ్రీ భాగానీదిని యరతింతే
దవశనతెలల్లనా శ్రీ । తత్తు నవ [illegible] ౦ శ్రీ సాదస తస్సా జాజ [illegible] దంబు త్రైయ శ్రీ స్వజపనమ
శ్రీ [illegible] ఉ స్వ [illegible] త్రి నలయతి తారత్రయ వరష్ట్రిన్న మర ఓ వి తత్రి ౦ శ్రీ రఘునాథ యుద్ధం ౪

కృష్ణజాలి నేదేవో యుద్ధ మీ తి దివినచక్షుషే శ్రేయః శ్రీకృష్ణ నిబిత్తాయ నమస్సా మగా ధన మోక్షధము ॥ ఈనెర
అవా చ౪ సవర్ణమేతద్వినా యుక్తా మంత్రగా మృపితెలుతెం గోపెనాద్వైమను నా పత్తి తిసలతం యుగః శ్రీత
నరః పిలి యుగానిపేనంత్తు చెచెడు నాది [illegible] త్రీ వస్తూని నతెలా న్నపి। పెతె నెస్తూవతా ం దేవి॥ నైనా త్రిన్నం
త్రెం సిద్ధనెత్తాం యుత్రెయు శవ మంత్రం . [illegible] అదంత్రైవసతం యుం తె ప్రపిశా యుతా। నాపమవెష్ణ

మహాదేవపరమేశ్వరుఁడు ౧౨౪ ధవళత్రిపుండధరుండు దైత్యాంతకుఁడు దివ్యవినాశనుఁడు ౧౨౫
దేవభక్తజనపోషణుఁడు దత్తానందవరదుఁడు [illegible] ౧౨౬ ప్రపంచసేనాపతి దేవసేనాపతి [illegible]
సాక్షి ౧౨౮ [illegible] ౧౩౦ [illegible] పరమేశ్వరః । [illegible]
స్తుతి సంపూర్ణం [illegible] శ్రీ [illegible] శ్రీరామ

బిరానవంత్రం యాశః స్తోత్రం లక్ష్మీ వంల దివ్యాంతు రురుగణి యను రాసురా శశిరత్నం నిపుల
వృచరగాం బిరియరూ ప్రాణిరియక్షు దేండదై తనదర్పిక్షు చండి కేప్రళాతం యింతయు కూప్రాణయ్య
దతండ్రుడేదతం తక్షే న నర్కుతె పరవేంశ్ర రయ్యకూయ్యగా యతి త్రిశ్రైనవంస్తుతె దేవి శిక్షా త్రా
మాంబికే యరూయ్యం యవిరామాలం నంతా నాధ పూంజితే పరమేశ్వరయ్య రూయ్యం య్య౨ం శ్రీ నిత్యతిసదా

శ్రీ ఘూపం౹౹ ౧౧౹ ఆ * చెంత్న రూ పచె రితె సవర్ణ తవినాం శన్ఘ రూపం౹౹ ౧౦౹౹ స్వేచ్ఛాం పుత్రప్రాప్తం
3 తావింౘరంబితె వైధినా శన్ఘ రూపం ౧౧౹౹ దేవాం సో వాగ్నపూం కాగ్నం దేవి దేవాం పరం సుఖం రూపం౹౹
త్రిశ౹ ౧౦ ఛిత్రె సహతం దెంతా ప్రవచ్చరం తె మాంఖత్రి తరిఘ రూ ౹౹ ౧౨౹౹ వదేవ ధినతా ౧౩ శం౹౹ విదెవా
బలివను చత్త్రైఘ రూపం౹౹ ౧౪౹౹ విదె వాదె వతె ౹ విధి విపులాం౦త్రి౦రూపం౹౹ ౧౫౹౹

సైనాంతవిధా త్రివరదేనమః౹ రూ॥ పంచాశంతాయ౹౬౹౬ మహిషాసురసంవర్త్యవిధాం త్రివరదేవనమః౹౬౩౹
దూాత్రులోచనదర్పాంతవిధా త్రివరదేనమః౹౩ రూ॥ పాశ౹౬ చండముండప్రమధవిధా త్రివరదేనమః౹౪
రూ॥౩౹౩ రక్తబీజగజచైద్యవిధా త్రివరదేనమః౹౬౹౬ నిశుంభ ప్రాణసందేహంవిధా త్రివరదేనమః౹౫ రూ॥
౨౹ శుంభధారాత్రి సనిస్సైశవిధా త్రివరదేనమః౹౬౹౬ ఠంఠఠాం ఘుంఘుం రసకదవైద్యవిస్తారాస్వాహాయా

ఎకడబానను. ఖరిదుతాలి నిశ్చేత్త నేబరచి. ఇంపరా। డింటి జయుత్తాంతవిబాయుండెబటు
౨౨ జూరాతాపదర్శిశి। జయువర్తిగత దవితశ్యా రాత్రినమొస్తాతేళు। జయంత్రిమంగళ్లాతాళి
సద్రురాళితపోస్థిరిదాగెద్రుచెు స్థిపేదార్రు) స్వదేస ప్రమొనమొస్తుతేళు మధుస్థైటం ఘాసై
తీబిథా త్రిపరదేనమః। రూపంబెడెబ్బాజయుండెబా లయుశ్రీవెవాదిపెూజబా। మతిపోసుర

దానం ప్రజ్ఞానవమన్విత ఛిన్నరూపాం వరాభయ నందదతతిం త్రినేత్రాం యుక్తాం ధారవగ్నం మేవతిక్తే
మహాదివ్యము అనాదము యుగాం. హస్త్యము యుగాం నమామి ౧ అగస్త్యం త్రైయుత్రం చాదా పదితా ప్రే
చంపలతి । జపేత్ప్రస్తుతిం పఠన్ శ్రీ మహాశక్తి ప్రతపః । అగస్త్యం దలితం తాం త్రైయంతం చల
వకీర్తిదా । కవచం రక్షతే నిత్యం చం శ్రీమాత్రే మంగళ పద్మతా । అగస్త్యం వాలదయముయున్న । చేదా

శ్రీరామ
శ్రీకృష్ణ
ఆదిత్య
౧

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే
సం॥ అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే॥ ఆదిత్య
దః॥ దశరథ గణితే ... । ఆంబేజం। సంవత్సరం। వంకిల తెం। మమా బిడ్డ పనిదే ...
పెనిని ... గః॥ ... ఏవం తర ... దయ ... సాం॥

3456789

యినదృష్టివాడు। జారుతోకవాడు। నప్పుబొత్తివాడు। ప్రేయి అయ్యాం రొమ్మాంయి గలవాడు।
నిప్పు అయితేకొస్తే। నీరు అయిపోను। గొత్తుజెప్పినగురువారాగొంయాంగా॥

21

[illegible]

33

సుంతపైదిలు భక్తిచే గ్రా లు కీ... ప్రే కా లోపలి [illegible] విద్వేమె తె్రలు నే

నంతుల్లి తదప్పా లెల్లాండ్లు [illegible] వత్రి రెంపం దశలుంతా దివ్యః నకైలుకోలి

రత్నిమిచిదను దిప్రత్యేక తోం ఋ ద రెం . స్వం భక్తి...

నంతా నేరాలెదు లెకలు దు గోనే నోపుల్లెం బిడ్డె (ఆ) తా ...

జాస్త్రీ। పంచాముఖానందే। మహాముఖాస్తుందే। పంచాముఖాదయె। పరే పంచాఖ్రీం చక్రసగర
సాంఖ్యాం గ్నినమస్తేనమో నైరృత్యే ॥ ఖ్రాం ఖ్రీం ఖ్రీ. స్వాః శ్రేం ఐం ఖ్రౌం ఖ్రీ ఖ్రీ స్వాహా

వి [illegible] చక్రస్వామినీ [illegible] దేవతాస్వరూపాయై నమః । త్రిపుర మహాభట్టారికాయై సర్వానంద
మయ చక్రస్వామినీ పరాపరరహస్యయోగినీ దేవతాస్వరూపాయై నమః । త్రిపురే । త్రిపురేశి । త్రిపురసుందరి ।
త్రిపురవాసినీ । త్రిపురాశ్రీః । త్రిపురమాలినీ । త్రిపురసిద్ధే । త్రిపురాంబ । మహాత్రిపుర
సుందరి । మహామహేశ్వరి । మహామహారాజ్ఞి । మహాశక్తే । మహాగుప్తే । మహాజ్ఞప్తే । మహామహా

సర్వానందమయూ, సర్వరక్షస్వరూపిణి, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామిని
నిగర్భయోగిని, వశినీ, కామేశ్వరీ, మోదిని, విమలే, అరుణే, జయిని, సర్వేశ్వరి, కౌళిని,
సర్వరోగహరచక్రస్వామిని, రహస్యయోగిని, బాణిని, చాపిని, పాశిని, అంకుశిని, మ
హాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని, మహా[illegible] త్రిపురసుందరి సర్వశక్తిప్ర

సర్వస్తంభిని । సర్వజృంభిణి । సర్వవశంకరి । సర్వమంగళకారిణి । సర్వకామప్రదే । సర్వదుః-
3 ఖవిమోచని । సర్వమృత్యుప్రశమని । సర్వవిఘ్ననివారిణి । సర్వాంగసుందరి । సర్వసౌభా-
గ్యదాయిని । [illegible]ర్థసాధకచక్రస్వామిని । కులోత్తీర్ణయోగిని । సర్వజ్ఞే । సర్వశక్తే । సర్వై-
శ్వర్యప్రదే । సర్వజ్ఞానమయి । సర్వవ్యాధివినాశిని । సర్వాధారస్వరూపే । సర్వపాపహరే ।

బీజాకర్షిణి । ఆత్మాకర్షిణి । అమృతాకర్షిణి । శరీరాకర్షిణి । సర్వాశాపరిపూరకచక్రస్వామిని ॥
గుప్తయోగిని । అనంగకుసుమే । అనంగమేఖలే । అనంగమదనే । అనంగమదనాతురే । అనంగ
రేఖే । అనంగవేగిని । అనంగాంకుశే । అనంగమాలిని । సర్వసంక్షోభణచక్రస్వామిని । గుప్త
తరయోగిని । సర్వసంక్షోభిణి । సర్వవిద్రావిణి । సర్వాకర్షిణి । సర్వాహ్లాదిని । సర్వసమ్మోహిని ।

29

ప్రణాతీర్థః। సర్వసంతరః। సహస్రాధిక్షః। సర్వసమాంతకః। సర్వేశ్వరః। సర్వ [illegible]
[illegible] । సర్వస్త్రీ [illegible] శ్రీ [illegible] తన్మయానంద [illegible] ప్రతలం [illegible]
ప్రణాతీర్థః। సిద్ధానతీర్థః। ప్రవాహంతారాతీర్థః। [illegible] తీర్థః। సర్వతీర్థ [illegible]
తీర్థః। రామతీర్థః। గంధాతీర్థః। చిత్రతీర్థః। [illegible] తీర్థః। [illegible] తీర్థః।

మయూ । రత్నదేవరు ఉ॥ + వాసుదేవము ఉ॥ । శ్రీ రా పరసం [illegible] । [illegible] సిద్ధి । ఋద్ధి
మహిమాసిద్ధి । [illegible] సిద్ధి । శ్రీ ఈశిత్వసిద్ధి । వశిత్వసిద్ధి । శ్రీ మహాసర్వ [illegible] సిద్ధి
ప్రాప్తిసిద్ధి । శ్రీ ప్రాకామ్యసిద్ధి । సర్వకామసిద్ధి । బ్రాహ్మి । మాహేశ్వరి । కౌమారి । వైష్ణవి
వారాహి । [illegible] । మాహేంద్రి । [illegible] దేవమహాలక్ష్మి । సర్వ [illegible] । సర్వవిద్రావిణి

నమస్తంగళా ... శ్రీ ... చిత్రా। నమఃశివతేన। పరమేశ్వరపరమేశ్వరనము। విచిత్రనము।
28 సుక్షేత్రనము। శైవదేవతనము। చర్మనాథనము। ... నము। అగ్ఞానము
కాలితాపనము। ధర్మాచార్యనము। ముక్తేశ్వరనము। దీపకారాధనము। విఘ్న
దేవనము। బ్రహ్మాదిదేవనము। తేజోదేవనము। [illegible] దేవనము। శ్రీలానాదేవ

రారామాయణ
కళావరుప్రు.ల్లు
౩౨ 34 B

శృంగవేరపుర్పు ప్రాంతరదేశ అకల | కాంకితో౦డ్లు అనుల | నల్లని తుళసమ్మా౦కుల |
ఘు మయూరపు అకులు | అకికెలతు లోనల్చి | హారి౦యడు. కుదం౦టా౦పెటు |
ము వి౦బిమూదర్ కుక్కలు వడిలి | కొం౦టులో ౩ గులక్కలు వదలాంలి | అప్పుడె
మూడు పరి యూ౦గుం౦తువీదెలాంల | అప్ప నరువల్ల నం౦రయ్యే౦ అ౦యలె
యు౦కనో౨ ప్రూలు హోళ్ళడి | నయుం౦ కాం కుం౦దే | మాం౦న్నగం౦ తువే భృం

నేత్ర అంజన
సం

తెమ్మని కల్కం ఐ గాడి సాంధి । అవతాపెం సృతి సుమని వరా । గతి యి లో హాద్రి కిం చి ।
బిల్వకం లలికె సరి కాకతువేది । నిండా [illegible] పువారాంటె వె గంధులు లం ద్రాక్షి దిత్తి వేది
నేత్ర అంజన కల్కం । చేన ఫుం గలిరాయి । కంధిగిం జిమ్మం లత్ర గోరోజనం । మారెడి చిగురు
తెచ్చి కషాయం లలో వేసి చి తక్కని ఏసి పాలు బొమ్మ రసం తేవి । యి త్రిఫల [illegible] తాం [illegible] తాద ।
అరోగ తి మకని కలు నెని కే పాలకు వే పొరలు తెగు నూ ॥

ఆరాటం ము.
పెద్దపుల్లి
లా
గ్రో
గాలిమం
ధ్యా —

35

పెద్దపుల్లి । పెద్దపుల్లి బడినేకే । కొరింత్ర బడినేకే । ఆదివారం అమావా
స్యా గొబ్బు తెచ్చి । తెనె వద్దు వ్యాంచు కేటుంటె । వచ్చిన స్త్రీ పారి
పోను ॥ మరివనకైపుర । చింన్ని బడినెకె । వద్దు వ్యాంచుకుంటె ।
పులి ప్రారి పోను ॥ కృష్ణభక్తులు పేరు । ఆదివారం ఆమావాస్య

తుపా
కీ కడుగు
ర్తం పే
డు
ఆత్మ
సంబధం -

కొన్న తెచ్చి త ల్లు తపు లా వ్రం సృకు నేడి । గావి త్రగల దవ । తుపాకి
కడుగు । కోం . త్త మామిడి చెక్క । వేంపు చెక్క । జంభూ నేరేడు . చక్క ।
దుప్పు పోదిరు వ నక్కవాలు వృరకాని కడిగేది . మహా దొడ్డ ... గు ॥
ర్తం పుడి . అన్న పిండ్లం ॥ రసరసగు వివిందు అనుప్పసరు । మాడేదు ...

శ్రీరాబాంమః
పెద్దపల్లి
శ్రీ గౌలిమం
ద్దూ —

35

పెద్దపల్లి । పోతేప బడినకే । కొరింత్త బడినకే । ఆదివారం అమావా
స్య గొబ్బ తెచ్చి । తనవద్ద ప్యాంచుకపుంటె । వచ్చినన్ని పాఠి
పోను ॥ మరివనకౌ పుట్ట । చింన్ని బడినకె । వద్దపుంచుకులుటె ।
పులిప్రాణిపోను ॥ కృష్ణతుల సువేరు । అదివారం అమావాస్య

పెద్దపు లిమ్మ [illegible] ౨౬

గురుపసరు । [illegible] అతిపసరు [illegible] తిచెట్టు పసరు । యిది సమముగా
[illegible] తీలుటి కలిపి తా [illegible] పాకము గట్టి పిండితే రక్తం పడును ॥ పెదపునెల్లి [illegible] పాకి
[illegible] తుం [illegible] ది । దీనికి కడగు గసు । కాసరయి గురు । కొక్కి తక్కన [illegible]
తుల అగరు [illegible] ౦ ఒంపు । చామకూరధుంపు । పసుపు । పొరక్షా [illegible] । తు
తు [illegible] కి ఉడికిడి । మసురు పాక్యము

త్రాలినవే
స్నేకాలు
గొనిమెంట్లు
గొనిచెట్లం
త్రిపూర్ణము
నెంఘుకు

త్రు పూకేతగుఛనా । యు [illegible] వంతుప్రాసుకునినీ ఛన్న భాపుకునెడి ॥
మరివక తీవ్రా [illegible] పదంవేయు । గోకొజ్జిసం । వేఖినపులిరతం [illegible] త్తిలక్షం [illegible] ంచు
కలి [illegible] । పులి నివే. స్నేకాలుగా నెయ్యి । గొని ఖండ [illegible] కన్
పు [illegible] వేఖిన కొజ్జనే [illegible] లు అగాకర [illegible] పు । బుగ్గిలసపుమొత్తగాకుంట్ల
అగం. దం. చె [illegible]

33 34

నేది । అర్ధేయి ంత్స [illegible] గ [illegible] ర్ధం౹ శ్రీ ఘ్నటా మే మికాధి । పత్తిష్టు రాసుకున్న గంధం ।
ఆరగానేయీ నీళ్ళు స్నానంచే యించ్చెది । మరి మెడ తీరును ౹౹ [illegible] బా
మకు [illegible] ధుం [illegible] పు । అదివారం ఆమావాస్యరోజున [illegible] చ్చి [illegible] ం చ్చి ।
పెధపు [illegible] బికా [illegible] రు తలిస్తె కాలికింద తొక్కి పెట్టి ముప్పవ [illegible] శికవిపి
త్తెరి [illegible] వేసుకు నేది । పెడుపు ల [illegible] స్తె । తు పాంకి నివేస్తె గుండులు మేళోనదారి

ನೇ ವೇಶ್ಯೆಗ್ಗನು । ಮಾಡಿಕಿರಾದು ॥

శ్రీ సుభమస్తు ।
౭౮ తాళ్ళు
౯౦—

ని గుఱిం డెరెండు వపుండి (శ్రు)మరము నిని శా। తాఁ కజంపులా శ్రీ గంధారా। గాంధారి కొసి పాఁటంర
విధి వానవారిమంత్రి గారాత్సరం నౌం। బాజిగా మూర్తిని విడు లవరనంయునా సింహాసి
త్తి ప్రా। గాంపత్యా శితవు చేనా వాడ్నిందు బ్రువా తికి గోవ బంస వాంభి స్త్రీ రాంగిరి
నిరాజ్ఞా బస్తా తాంబ్లే లరుగా కిభయావివిం గుశితాక్ష మూ గా రావు స్త్రీ (శ్రీ)
గభులకేరా హిక యమ చెప్ప కి చినేః శ్రీః। ఆ వేద్రి (౬) శాస్త్రి ఖనవర విజయ వాన త్రీవా

రుంచేశి । వృంగ్ర కైకైశవాం రుచి(ప్ర) రక విరుంఖుం బలిత్రి రంగ గాత్ర(భ)కే ఫ్రార్ రేలంగ్ర (త్ర) గ్నస్యం
తులన లుత్తి నిఖవణా రు చక్రం కరాంగులిఖిత్వ ర్త్వరేపు ఘడ ఖాండ్ర వనం దధి షల ప్లులుత్తి కేశనం
లింగవల్పుంరీలం వ్రే కైలు తొంగస్పు పాత్ర దరుదుటిన వనవం త్రైన యుక్త్రశ్లి రాగ గాలా ర (త్ర)ం చదర
వారంచదా వాంత్రిమిరవ తు లాలాలుఘృశ్చలుపారవతెత తలగ్రామాంతం రామఘాశం ఘనతరకుంపులు కాంతలు
స్నిగ్ధ చవి జూనిలురత్నా వస్త్రకంఠ్లూ ఫ మిరవిజులై నేత్రాంత స్త్రిం గావేలతలులుడేరయు

అవిఘ్నమస్తు
శుభమస్తు

నెమలివెన్నెలతెత్తి పదిరి గొంటలతెత్తు । లవంగలు తెలుంగర । తెప్పలు తర్వతులలం । సంపెంగలా రంగ్గెతులలం । తడుతేరా పోణవలు
తులాలు । పోన్నపాలు మూడు తులాలు । యుత్తిపొడిచెసి । పదివెంగుడరాలకు రెంపు । పుంపు పొడ్డలు తప్పితెకె
తాగుతినిన్ని చెందుది । యుండద్దుతు పథ్యం । తండ్రిపప్పు । పులంతర్నలు అప్పుకెయు । యుచాప్తు । పథ్యం గాయుగ
యుంత్రపాలు ... లోగ వెన్నెరావానిపెంగు ॥ పరివతడి ॥ నెచ్చెవెళ్ళగతెచ్చి । పిరాదితాన్నె మయూరడు నెగ్గులు
యుత్తు చిదగాడిదాని లోగు యుప్పు ఉల్లి పెరుగులు పలచిరావి నెగ్గుంతుత్తె తరిపి । సారియుండి । రేపు
పూవ్వు యుద్దెది । యుపాగుర । తెగ్గవేపు దిరాలు । యుప్పిడి । దినికి పథ్యం । చెప్పిడితెలు తపింజ్జి పప్పు

పొడుగు [illegible] గాలానగళ్లొం[illegible]గూ(రురు [illegible] త్రరాగి మారాపూ[illegible]పొగు ॥ వారివతవది ॥ గజ్జె వెరలు చక్కి (దెల[illegible]
గడాచిచి [illegible] వెడ్డె [illegible] గూల ం (ద్రి [illegible] దు(వు[illegible]తు (వృద్ధి పొదరలు (రుం విసవ[illegible] ం గా [illegible]
[illegible] దెలవెవుగు [illegible] లరితలిపి [illegible] చూర్ణ [illegible] చెళి (పొంతు గెళ్ళిం (దిగవు [illegible] తొ[illegible] పొంతె [illegible]
పుసప్పు కాయలు [illegible] గువు పుగెప్పు కాయలు అంత్తె గు యూ చాప్తు [illegible] పది పొగుది రాలు [illegible]
వప్పు డి (గూకె (తెలత్తపిండి (తెం డ్రిపప్పు తిని దిదిని వల్లె వగాదిరా గారు (సవస్త్ర వెనె (సవాయి[illegible]
డు (వడ్డి పచ్చి వాత్తాలు (పొలులు వెగ్గు గు ॥ వారివత్తెది ॥ (తెగాం దతె - గాం దత్త ద్రు త్తె చ్చె) (సలు త్తు
రిశ్శ గు కెపొరాలు ంపు ద్చి (పొం దేలు అద్దెలు తెలు తె త్తె వగారు (తెపొంరాలు ంవుం చ్చి (చక్కె తొకెపొం ॥

...స్వామి యచ్ఛందః । శ్రీ రామ ఋషి
...గాయచ్ఛందః । శ్రీ లక్ష్మీ దేవతా
...గణపతి । శ్రీం బీజం । మహాశక్తి
...హుం హ్రీం ॥ యదితిత్సర్వం । శ్రీ లక్ష్మీ నారాయణాయ

[illegible] రాజనవృక్షంబులు ॥ పంచాక్షరి
[illegible] గాత్రం ॥ అశ్వమూసే త్రిశిరత్రయం బూ
[illegible] మదసూరువృక్షంబులు ॥ పత్రి మరుకాసవృక్షంబు
[illegible] వనవృక్షంబులు ॥ మెరాంగువృక్షంబులు ॥

తేగాయనెశ్వరెబురంయమె తప్పరె ఋగవన్నం న్నే య చెళ్ళినిదేగురంతెరం ఫ్లిన్నిదె (శ్రీరం
యునెరెరయుర తేగురం యరం డే గురంతెం డి ఉన్నివం చ్చి (సినరారె [illegible] దడప్రోదప్ప
ప్తైగడి రామె దృగో [illegible] త్తైరిపిం ప్పై గమిన్నవన్న రాగాళ్ళుని పొంయు ప్పొన్నై కినన్నో
హిం ప్పె) ది (గుత్రా [illegible] తెమిస్వగాళ్ళలప్పెళ్ళ శ్రీం ((కా వన్నినగడే చాం చితద్రు [illegible] లూన్ని త్తి [illegible]
[illegible] రింన్నంనుగా (యుంద్ధ) తరం త్రిప్పు ఎ (ద్ధ శ్రీ (మన్నా పన్నసుపొగాలు గవ్వె బురం తెం

గరేనరేత్తుత్తి త్త్ర (వే)నురాయు నరేనులంటుత్తు (త్రింనేను ...
త్రిరాయు గురేనుల త్తి త్త్ర (యారుతికు నను ... చాన్నురం ... తి (వి ...
... (గుత్త్ర ... [illegible] ... తిరుత్తు ... రాతెరు (వలవతిగత్రి ... (తి చి) (రాద్రాం ...
దియనుత్రించి (నూ అశ్లు గ ధంరాం ద్వైనులంటుత్తు (గురు త్రి ... తి పిం చి (...
... ం చి నా రాంటి నూ తియు యవం చి (శిరు కేను గద్దిత్రిచి (...

[illegible] బ్రహ్మయజ్ఞ ప్రస్తవం

[illegible] వ్యాయ్య [illegible]

[illegible] కం బ్రహ్మయజ్ఞ ప్రస్తవం ౧ శ్రీ [illegible]

[illegible] యజ్ఞోపవీత [illegible] ౬ [illegible] ౨

[illegible] ౯ ౭

[illegible]

[illegible]

[illegible]

శైల
శ్రీ గర్భం

సాక్షికి ప్రేర్పలయు శిష్ట్ర వల యుద్ధానికి దంష్ట్రవము. మొదిన్న నగలు వయురగ బేర్పు [illegible] కి వలయుక సం మికి యూలు
గుణకా రయుడు రాజులయెదు స్వకుతశ్రీతి — ప త్రిం వప్పిడి నట్ల అయ్యాం [illegible] నుకి నక [illegible] యాయ్య
తెనాలి వఅకు కృదత కాట్పి అకుం ప్రకుం న్నులుగా [illegible] సర్వదుదకుంద్దు తులుం అకి యుదుం పృతుల
[illegible] దాం రతులు [illegible] గుంత్తాపుర్నుకుం ట్రుతెల్ల నగమాగుగ్గా [illegible] [illegible] అ [illegible] కి [illegible] కి [illegible]

శ్రీ రామ భగవంత్ర
యం ౧౧
శ్రీ రామ

శ్రీరుక్మిణి నెడ మారా దుదు వు కృలక ... వ ... దు ... రు ... ద్దు
లానెపై మారా దాదిరాలుతినిపెంచి ... మి శ్రీ రతు ... రతుయుంవా రేమమ్మ
లగవేకు తోలు సుకు ద్రిం శ్రీ మిత్రియు పృం బాలుం తే శ్రీ వు ... యునే ... మయుం దార్ర ... యి
... యా ... లు గు బాన నులు గాలు సు చైగిని నెపెంచి ... పత్తి ... గం ద్యు కూ
కతరు నె ... ద్దికే ... యాసు ... కం ద్ది క ... ... రా

45

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] రాయుం తే శాయుం

యుక్త [illegible]

[illegible]

[illegible]

తరువాజి నబత్తి౯ బ్రహ్మం తాదితి శ్రీ శ్రీ శ్రీ చిన్న పిరండ [illegible] మెళింతేండ్లు క డిది మ్ము ల్లదియుం స్తానె బ్బి
యుండ్రినది క్కాని) అయనే బాటపత్రియిచ్చి దివత్తరం ఫు [illegible] యవ చిరకాయల్లు కపతాండబయ్యాను దీ శ్రీ శ్రీ శ్రీ
౮ చిన్న పిరండనికె వచ్చి పెండ్లి, బ్రాకొండవీ [illegible] మం కరంతూయు గూవి కండ్లకి దిగ క్రిందు) దకండ్లు పాండయు (యగర్ [illegible]
బగానె మండెప్ప [illegible] త్రీమూలం నెప్పె వెరు లె బూనె బాపె వె.ళి వురగనె [illegible] నకిరిననగూనె దిండ్రి| అప్పెల్లు తె.ళి పాండవెళి

ఆ రూనై తు [illegible] ఱ [illegible] పొ గు ధ యి [illegible] ర [illegible] [illegible] యి [illegible] దిరె ది యొందు రక్కు

లు వ యి చ త్రి [illegible] నై చి [illegible] పి రం [illegible] [illegible] చత్రిం పు న్ను రాయి [illegible] రాయి దు వ్షు పె సరం పఫ్ఫు [illegible]

సూనై తి ది [illegible] తే రంజి పు [illegible] కు [illegible] [illegible] చొ దు [illegible] కు గొ [illegible] కు మె రి యు పు [illegible] కు

దురం పు వ [illegible] రాగి [illegible] శం ధ [illegible] తి [illegible] [illegible] తి [illegible] దే [illegible] వం

ఋ రా సె [illegible] దె ది [illegible] దె [illegible] [illegible]

శ్రీరత
(...)రార

43

చింతా [illegible] పడిమిరె పసరు [illegible] తోతా [illegible]
[illegible] యాలుగుండ్లకు కళ్లిప్పు కప్పుకనిది ప [illegible] ఆరంగ్యం తిరిది శ్రీ
నగరంతరాంగా — గోలపట్టిరికై యాని ఆయు కలువు [illegible] రాత్రి గానబిక్కిరియావ
నిరి [illegible] ఆరివ [illegible] గురిరింపు కారదుమంత్రి మట్టడకల్లి రెండు [illegible] బాలు [illegible] పుర్గాం ల్యయుబ్బిది పత్యం వత
వుదుతిరుపూళి ఆరంగాంతిది [illegible]

సుబ్రక
శ్రీ రా—

[illegible] క్కత్తత పనర్మం ఉరనైలు దుదిగ వుబ్బు [illegible] దు [illegible] నుం ప్పు దం బిప్పుడు
యత్తు పంచ్చు దార దుర్బె తప్పు యాగాయు నర్గ్రు నయు [illegible] రెండు [illegible] లు యున్నది
[illegible] ంచబడి [illegible] తలిదది [illegible] నగ సంక్ర [illegible] బిదారు రాన్ను [illegible]
రకెం [illegible] యుండెండును నర్గ్రు నయు దం [illegible] లు [illegible] యు రా [illegible] యుం [illegible]
[illegible] ంపుది [illegible] తులు రసం తిలి [illegible] రకతిపి [illegible] ంప్పుది [illegible] లు యుచ్చు దిలితం

[illegible]

[illegible]

13

[illegible]

౦ యంగి [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]లు | శ్రీ రామ దేవా | భూ నగే రాల
[illegible]దేయు | వాటు మంగళము వర్తే
[illegible] ధృతి | సాధి మి రా ఘమగధ్వ దే
[illegible]ధి తాలియు శాల శ్రీహరి ||

[illegible] | దే [illegible] సిదం దవ య్యోంద్యు | నాఠదం న [illegible]

[illegible] దే దే య్యం దవ | దేశ్యు నాం బయ్య ర ం ర ం య్యుం ఠి దె

| నా బం బి నాం బం బ జ్ఞ్యు || ం య బి లి ం య్యో ం దె

[illegible] | వరలరికు వ వరం రి | ంసే

[illegible]
[illegible] ము [illegible] (యి [illegible] ([illegible]
మగదరె [illegible]
గం గ [illegible]



TEL.R.

2229

B.622